
ప్రజాశక్తి
శనివారం 18 ఏప్రిల్ 2024 5 విజయనగరం



గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో
వేసవి శిక్షణ శిబిరం

విద్యార్థులకు పలు అంశాల్లో ఉచిత శిక్షణ

ప్రజాశక్తి-విజయనగరంకోట

జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 15 నుంచి ఉచిత వేసవి శిక్షణ శిబిరాలను ప్రారంభించినట్టు కార్యదర్శి బి.లక్ష్మి తెలిపారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో విద్యార్థులకు చిత్రలేఖనం, స్పోకెన్ ఇంగ్లీష్, తెలుగు, గణితం, పేపర్ క్రాఫ్ట్, పుస్తక పఠనం, కథలు చెప్పడం, చదివించడం, పుస్తక సమీక్ష, డ్రామా, కవితలు, కంప్యూటర్ శిక్షణ, సంగీతం, డాన్స్, భగవద్గీత శ్లోకాలు, చదరంగం, క్యారమ్స్, యోగా వంటి అంశాల్లో ఉపాధ్యాయులతో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శిక్షణ శిబిరాలపై అదనపు సమాచారం కోసం 7995012482, 8008023401 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.

క్రాస్ ఓటింగ్ గుబులు

వైసిపి, టిడిపి అభ్యర్థుల్లో ఆందోళన



ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి

ఎన్నికల ముగిసి నాలుగు రోజులు కావస్తోంది. గెలుపోటములపై సమీక్షలు దాదాపు ముగిశాయి. ఎవరి ధీమాల్లో వారు ఉన్నారు. కానీ, తాజాగా వైసిపి, టిడిపి నాయకులు అభ్యర్థులు, నాయకుల్లో క్రాస్ ఓటింగ్ గుబులు మొదలైంది. విజయనగరంతో పాటు పార్వతీపురం మన్యం జిల్లాలోనూ ఇటువంటి చర్చే నడుస్తోంది. ముఖ్యంగా కొన్ని చోట్ల అభ్యర్థులను బట్టి, స్థానిక నాయకత్వంపై ఉన్న వ్యతిరేకత తదితర అంశాల ఆధారంగా ఎంపీ ఓటు ఒకపార్టీకి, ఎమ్మెల్యే ఓటు మరోపార్టీకి వేశారనే చర్చనడుస్తోంది. డబ్బు ప్రభావం ఉన్నచోట ఇంట్లో ఇద్దరు ఉంటే వారు అభిమానించే పార్టీకి ఒకరు, అధికంగా డబ్బులు ఇచ్చిన పార్టీకి మరొకరు వేసినట్టు చర్చ వినిపిస్తోంది. ఎస్.కోట టిడిపిలో నామినేషన్ దశవరకూ రెండు గ్రూపులు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో ఒక గ్రూపు ఎంపీ ఓటు విశాఖ టిడిపి అభ్యర్థి భరత్‌కు వేసినప్పటికీ, ఎమ్మెల్యేకు ఓటు వేయలేదని చర్చనడుస్తోంది. వేపాడ మండలంలో ఎక్కువగా ఇలా జరిగినట్లు తెలుస్తోంది. అదే నియోకజవర్గంలో మిగిలిన చోట్ల టిడిపిలోని మరో గ్రూపు ఎమ్మెల్యే ఓటు టిడిపి అభ్యర్థికి వేసినప్పటికీ ఒకరిద్దని నేతల కనుసన్నల్లో వైసిపి అభ్యర్థికి వేసినట్టుగా చర్చనడుస్తోంది. బొత్సపై ఆకర్షణతోనూ కొన్ని ఓట్లు విశాఖ వైసిపి ఎంపీ అభ్యర్థి ఝన్సీలక్ష్మికి వెళ్లిపోయాయని కూడా ఆ నియోజకవర్గంలో చెప్పుకుంటున్నారు. విజయనగరంలోని కొన్ని మురికివాడల్లో ఇరు పార్టీల అభ్యర్థుల తరపునా డబ్బులు బలవంతంగా అంటగట్టడంతో అభిమాన పార్టీకి ఒక ఓటు, ఎక్కువ డబ్బులు ఇచ్చినవారికి మరో ఓటు వేశారని చర్చమొదలైంది. ఈ విషయంలో ఎక్కువగా టిడిపియే లాభపడే అవకాశం ఉంది. గజపతినగరంలో టిడిపి అభ్యర్థికి వైసిపి ఓట్లు కూడా పడ్డాయట. ఇక్కడ కొంతమంది కొత్త ఎంపీ అభ్యర్థిని కోరుకోగా, మరికొందరు ఎమ్మెల్యే ఓటుతోపాటు ఎంపీ ఓటు కూడా ఒకటో నెంబరుకే గుద్దేశారని సమాచారం. స్థానిక నాయకుడనే అభిమానంతో చీపురుపల్లి పట్టణంలో టిడిపి ఓటర్లలో కొంతవరకు వైసిపి ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌కు ఓట్లు వేసినట్టు చర్చ ఉంది. అయితే, ఇంతకు మించిన స్థాయిలో ఎచ్చెర్ల నియోజకవర్గంలోని వైసిపి అభిమానులు టిడిపి ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడుకు ఓటు వేసినట్లు చర్చ జరుగుతోంది. ఇందుకు కారణం లేకపోలేదు. కలిశెట్టి తొలి నుంచీ అదే నియోజకవర్గం ఎమ్మెల్యే సీటు ఆశిస్తూ వచ్చారు. ఈనేపథ్యంలో స్థానికుడనే అభిమానంతో వైసిపి అభిమానులు కూడా అధిక సంఖ్యలో సహకరించారనే చర్చ నడుస్తోంది. అరకు పార్లమెంట్ పరిధిలోని మెంటాడ మండలంలో బిజెపి అభ్యర్థి ప్రచారం లేదు. ఈనేపథ్యంలో బిజెపి వ్యతిరేకులతోపాటు టిడిపి అభిమానులు కూడా సిపిఎం అభ్యర్థి అప్పలనర్సకు సహకరించారనే వాదన ఉంది. అటు పాలకొండ, భామిని, సీతంపేటలో కూడా ఈపరిస్థితే కనిపిస్తోంది. కురుపాంలో చాలా చోట్ల డబ్బు ప్రభావం కనిపించింది. అభిమాన పార్టీకి, డబ్బులు ఇచ్చిన పార్టీకి చెరుసగం వేశారని చర్చ నడుస్తోంది. ఈనేపథ్యంలో ఎవరికి వస్తాయనుకున్న ఓట్లు ఎవరికి క్రాస్ అయ్యాయో అనే ఉత్కంఠతో అభ్యర్థులు ఉన్నారు.

మహిళా ఓట్లపైనే ఆశలు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్

విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఓటింగ్‌పై ప్రధాన పార్టీల్లో ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. ప్రధానంగా విజయనగరం పట్టణంలో 50 వార్డులతో పాటు నియోజకవర్గంలో ఉన్న 22 పంచాయతీల్లో మహిళలు ఎక్కువ మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. దీంతో టిడిపి, వైసిపిల్లో కూడా ధీమా వ్యక్తం అవుతోంది. గత ఎన్నికల్లో 1,65,111 ఓట్లు నమోదు కాగా ఈ ఎన్నికలో 1,83,232 ఓట్లు నమోదయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా 2019 ఎన్నికల్లో 1300 పైగా ఓట్లు నమోదు కాగా తాజా ఎన్నికల్లో 4211 ఓట్లు నమోదయ్యాయి. నియోజకవర్గంలో 2,57,205 ఓట్లు అండగా పురుషులు 89,029 పురుషులు, మహిళలు 94,196 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం. పురుషుల కంటే మహిళల ఓట్ల శాతం పెరిగింది. మహిళల ఓట్లు ఎక్కువగా పోలవడంపై వైసిపి, టిడిపి ఇద్దరూ తమకే అనుకూలమని చెప్పుకుంటున్నాయి. సంక్షేమ పథకాలు ఎక్కువగా పొందిన మహిళలు పోలింగ్‌కు భారీగా తరలిరావడం తమకు సానుకూలంగా ఉంటుందని వైసిపి నాయకులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం పట్ల మహిళల్లో ఉన్న వ్యతిరేకత కారణంగా ఓట్లు వేసేందుకు తరలివచ్చారని టిడిపి నాయకులు అంటున్నారు. ధరలు ప్రభావం,



ఓటు వేసేందుకు క్యూలో నిలబడిన మహిళలు (ఫైల్)

మహిళలు ఆర్థిక అభివద్ధికి కార్పొరేషన్ రుణాలు లేకపోవడం, అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వంటి వ్యతిరేకత కారణంగా తమకే మహిళల ఓట్లు పడతాయని టిడిపి భావిస్తుంది. మొత్తంగా గతసారి ఎన్నికలతో పోలిస్తే 22 వేలకు పైగా పెరగడం, యువత ఉత్సాహంగా పాల్గొనడం, మహిళలు కూడా భారీగా పోలింగ్‌లో పాల్గొనడంపై ఎవరికి వారు తమదే గెలుపు అంటున్నారు.

ఎన్నికల విధులు నిర్వహించిన
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

డిఆర్‌ఒకు ఉపాధ్యాయ సంఘాల వినతి

ప్రజాశక్తి-విజయనగరం టౌన్

జిల్లాలో ఎన్నికల పోలింగ్ విజయవంతం చేసినప్పటికీ, విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులకు గురికావాల్సి వచ్చిందని, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం చేయడంలో జాప్యం తగదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు అన్నారు. ఈమేరకు శుక్రవారం జిల్లా రెవెన్యూ అధికారి అనితను కలిసి వినతి అందజేశారు. మూడురోజులు విధులు నిర్వహించినప్పటికీ, రెండు రోజులకు గాను రెమ్యూనరేషన్ ఇచ్చారని, మూడురోజుల రెమ్యునరేషన్‌తో పాటు ట్రైనింగ్ రోజు కలిపి డ్యూటీ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరారు. రిజర్వులో ఉన్న ఉద్యోగులకు రెమ్యునరేషన్ కొన్ని నియోజకవర్గాల్లో ఇవ్వలేదు, తక్షణమే వారికి రెమ్యునరేషన్‌తో పాటు డ్యూటీ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరారు. డిఆర్‌ఒ మాట్లాడుతూ గజపతినగరం నియోజకవర్గంలో విధుల్లో ఉన్న పిఒపై కొంతమంది భౌతిక దాడి చేసిన విషయంలో ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైందని,చర్యలు తీసుకుంటామని తెలిపారు. మిగతా సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. డిఆర్‌ఒను కలిసిన వారిలో యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జెఎవిఆర్‌కె ఈశ్వరరావు, ఎస్‌టియు రాష్ట్ర కార్యదర్శి డి.శ్యామ్, ఆపస్ రాష్ట్ర కార్యదర్శి ఇ.రామునాయుడు, పిఆర్‌టియు నాయకులు కె.వి.రమణ, ఎపిటిఎఫ్ 1938 నాయకులు ఎ.వి.శ్రీనివాసరావు, ఎస్‌టియు జిల్లా నాయకులు వై.అప్పారావు, యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి రాంప్రసాద్, ఆపస్ నాయకులు ఎ.కిరణ్ కుమార్, ఎజి తాతారావు తదితరులు పాల్గొన్నారు.



డిఆర్‌ఒతో మాట్లాడుతున్న ఉపాధ్యాయ సంఘాల నాయకులు

ఖరీఫ్ సాగుకు విత్తనాలు సిద్ధం

ప్రజాశక్తి - పార్వతీపురంరూరల్

జిల్లాలోని రైతులకు ఖరీఫ్ సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులను సిద్ధం చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి రాబర్ట్ పాల్ శుక్రవారం తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఉన్న రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేసుకోవడం ద్వారా రైతులకు విత్తనాల పంపిణీ ప్రక్రియ మొదలవుతుందన్నారు. భూమిలో సారం పెంచేందుకు దుక్కికి ముందుగా వేసుకొనే పచ్చిరొట్ట విత్తనాలు కూడా సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఏ రకం ఎన్ని కావాలో రైతులు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. ఇసి అనుమతితో ఆ ప్రక్రియ త్వరలో ప్రారంభిస్తామన్నారు. బిపిటి- 3291 (సోనా మసూరి) జనరల్ రాయితీపై 799 క్వింటాళ్లు, 90 శాతం రాయితీపై 332 క్వింటాళ్లు ఇస్తామన్నారు. సాంబా మసూరి, ఇంద్ర, అమర, శ్రీధృతి, ఎంటియు 1224, 1318, స్వర్ణ, నెల్లూరు సన్నాలు, శ్రీకాకుళం సన్నాలు, తెలంగాణ సోనా రకాలను సాధారణ రాయితీపై 17,424 క్వింటాళ్లు కేటాయించారన్నారు. 90శాతం (గిరిజనులకు) రాయితీపై 8,992 క్వింటాళ్లు వస్తాయన్నారు. అలాగే గత ఏడాది జిల్లాలో 41,191 టన్నుల ఎరువుల వినియోగం జరగ్గా, ఈ ఏడాది 45,277 టన్నుల వినియోగాన్ని అంచనా వేసి ఎటువంటి ఎరువుల కొరత రాకుండా ముందుగానే యూరియా, డిఎపి, కాంప్లెక్స్, పొటాష్ వంటి ఎరువులను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

సంయమనం పాటించండి

వైసిపి జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్

వైసిపి నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని ఆపార్టీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసిపికి మద్దతు పలకడమే కాకుండా మండుటెండను సైతం లెక్క చేయకుండా అభ్యర్థుల గెలుపుకోసం నాయకులు, కార్యకర్తలు కృషి చేశారని తెలిపారు. ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత కూడా టిడిపి నాయకులు తమ అధినాయకుడి ప్రోత్సాహకంతో గ్రామాల్లో వైసిపి నాయకులను రెచ్చగొట్టే ధోరణికి సిద్ధమయ్యారని పేర్కొన్నారు. అందువల్ల అప్రమత్తంగా ఉండి సమన్వయం పాటించాలని కోరారు.

పోస్టల్ బ్యాలెట్ తరలింపుపై టిడిపి ఫిర్యాదు



జెఎన్‌టియు వద్ద టిడిపి నాయకులు

ప్రజాశక్తి-విజయనగరం ప్రతినిధి

తమకు ఎటువంటి సమాచారమూ ఇవ్వకుండా తహశీల్దార్ కార్యాలయంలోని స్ట్రాంగ్ రూమ్ నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కలెక్టరేట్‌కు తరలించడంపై టిడిపి విజయనగరం పార్లమెంట్ స్థానం అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం కలెక్టరేట్‌లో డిఆర్‌ఒ అనితకు ఫిర్యాదు చేశారు. అధికారులు స్ట్రాంగ్ రూమ్ తెరిచేందుకు ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటించలేదని తెలిపారు. అధికార పార్టీ అనధికార ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ తెరవడం, ఇతరులకు ఎలాంటి సమాచారం లేకపోవడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. టిడిపి పార్లమెంట్, ఎమ్మెల్యే అభ్యర్థులకు లేదా వారి ఏజెంట్లకు కలెక్టరేట్‌కు మాత్రమే రావాఆలని సూచించడం ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు. తహశీల్దార్ కార్యాలయంలో స్ట్రాంగ్ రూమ్ తెరుస్తామని చెప్పలేదని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియకు బాధ్యత వహించే పాలనా యంత్రాంగం తమ బాధ్యతలను విస్మరించినట్లు స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. ఈ రకమైన చర్యలు ఇక్కడి ఎన్నికల యంత్రాంగంపై మాకు పూర్తి నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తాయని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ప్రధానంగా పాలకవర్గానికి వ్యతిరేకంగా ఉందనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో అధికారుల చర్యలు అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. అనంతరం జెఎన్‌టియుకు వెళ్లి స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించారు.

పోస్టల్ బ్యాలెట్ల తరలింపుపై ముందుగానే సమాచారం ఇచ్చాం

పోస్టల్ బ్యాలెట్లను తహశీల్దార్ కార్యాలయంలో స్ట్రాంగ్ రూమ్ నుంచి కలెక్టరేట్ స్రాంగ్ రూమ్‌కు తరలించే విషయమై అన్ని పార్టీల జనరల్ ఏజెంట్లకు ముందస్తు సమాచారం ఇచ్చామని జిల్లా ఎన్నికల అధికారి తరపున డిఆర్‌ఒ అనతి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయమై విజయనగరం నియోజకవర్గం రిటర్నింగ్ అధికారిని వివరణ కోరామని, పోటీ చేసిన అభ్యర్థులందరికీ ముందస్తు నోటీసులు అందజేసినట్లు ఆయన తెలిపారని పేర్కొన్నారు. నోటీసు అందినట్లు ధ్రువకరణ కూడా ఉందని తెలిపారు. అభ్యర్థుల తరపున హాజరైన వారి సమక్షంలోనే స్ట్రాంగ్‌రూమ్‌ను తెరిచినట్లు పేర్కొన్నారు.

దిబ్బలపాలెం సమీపాన
చిరుత సంచారం?

- గ్రామస్తుల్లో ఆందోళన
- పులిని చూశామంటున్న యువకులు




చిరుత పాదముద్రలు

ప్రజాశక్తి-భోగాపురం

మండలంలోని దిబ్బలపాలెం సమీపాన చిరుత పులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. చిరుత పులితో పాటు దాని పిల్లల ఆనవాళ్లకు సంబంధించిన వేలిముద్రలు కనబడడంతో మరింత ఆందోళన చెందుతున్నారు. చేపల కంచేరు పంచాయతీ దిబ్బల పాలెం గ్రామ సమీపంలోని విమానాశ్రయ నిర్మాణ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తుందని గ్రామస్తులు గత ఐదు రోజులుగా ఆందోళన చెందుతున్నారు. అంతేకాక కొంతమంది యువకులు కూడా పులిని చూశామని చెబుతున్నారు. ఈనెల 13వ తేదీ రాత్రి దిబ్బల పాలెం గ్రామానికి చెందిన యువకుడు అర్ధరాత్రి ఇంటికి వెళుతుండగా అదే రహదారిలో రోడ్డు దాటుతుండగా పులిని చూసినట్లు చెబుతున్నాడు. 14వ తేదీన పాఠశాల సమీపంలో ఓ బాలుడు 40 మీటర్ల దూరంలో పులిని చూసి పరుగులు తీశాడు. దీంతో ఈ ప్రాంతంలో పులి తిరుగుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు.

కాలివేలిముద్రలతో మొదలైన ఆందోళన

దిబ్బల పాలెం రహదారి నుంచి కౌలువాడ వెళ్లే రహదారిలో చిరుత పులికి సంబంధించిన వేలిముద్రలను చూశారు. గురువారం రాత్రి సంచరించినట్లుగా అనుమానిస్తున్నారు. పులి పిల్లలకు సంబంధించిన చిన్న కాలి వేలు ముద్రలు కూడా ఉండడంతో ఈ రహదారిలో రాకపోకలు చేసేవారి తో పాటు సమీప ప్రాంత ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. పులి తిరుగుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లోనూ గ్రామస్తులు ప్రచారం చేస్తున్నారు. ఈ రహదారిని ఆనుకునే విమానాశ్రయ నిర్మాణ పనులు జరుగుతుండడంతో అందులో పని చేస్తున్న సిబ్బంది కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి కాలి వేలిముద్రలు నిర్ధారించి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.



రోడ్డుపై సంచరిస్తున్న ఏనుగుల గుంపు

సంతోషపురంలో గజరాజుల సంచారం


గరుగుబిల్లి : మండలంలోని సంతోషపురం గ్రామసమీపాన శుక్రవారం ఏనుగుల గుంపు సంచరిస్తోంది. కొమరాడ, జియ్యమ్మవలస మండలాల పరిధిలో సంచరించిన ఏనుగుల గుంపు ప్రస్తుతం సంతోషపురం గ్రామసమీపంలో సంచరిస్తున్నాయి. అలాగే ప్రధాన రహదారికి సమీపాన సంచరించిన ఏనుగులు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నంతసేపు తోటపల్లి ప్రాజెక్ట్‌లో సేద తీరాయి. ఎండ తీవ్రత తగ్గిన అనంతరం తోటపల్లి ప్రాజెక్టులో నుంచి బయటికి వచ్చిన ఏనుగులు గుంపు సమీపంలోని పంట పొలాల్లో సంచరిస్తున్నాయి. పంట పొలాల్లో ఏనుగులు సంచరిస్తుండడంతో పంటలు పాడైపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఏనుగులు సంచరించడంతో వంట పొలాలకు వెళ్లేందుకు రైతులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి అతి సమీపంలో ఏనుగులు సంచరిస్తుండడంతో రహదారిపై ప్రయాణించే వాహనచోదకులు బిక్కుబిక్కుమంటూ వెళ్తున్నారు. తక్షణ ఈ ప్రాంతం నుంచి ఏనుగులను తరలించేలా అధికారులు తగు చర్యలు చేపట్టాలని రైతులు, వాహనచోదకులు కోరుతున్నారు.

వికలాంగుల బాలికల హాస్టల్‌లో ప్రవేశాలకు ఆహ్వానం

విజయనగరంటౌన్ : విభిన్నప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నగరంలోని తహశీల్దారు కార్యాలయ సమీపంలో నడపబడుతున్న విభిన్నప్రతిభావంతుల బాలికల హాస్టల్‌లో 30 ఖాళీలు వున్నాయని, వీటిలో2024-25 సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఆ శాఖ జిల్లా అధికారి జివిబి జగదీష్ తెలిపారు. 1 నుంచి 10వ తరగతుల్లోను, ఇంటర్ ఆపై తరగతులు చదువుతున్న విభిన్నపతిభావంతులైన బాలికలకు ఇందులో ప్రవేశం కల్పిస్తామని తెలిపారు. ప్రవేశం పొందిన వారికి ఉచితంగా భోజన, వసతితో పాటు కాస్మొటిక్ ఛార్జీలు, సంవత్సరానికి నాలుగు జతల యూనిఫాం, నోటు పుస్తకాలు, ఇతర సదుపాయాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. వసతిగహంలో ప్రవేశం పొందగోరే బాలికలు సదరం ధ్రువీకరణ పత్రం ప్రకారం 40శాతం అంగవైకల్యం కలిగి ఉండాలన్నారు. గ్రామ సచివాలయం నుంచి జారీ చేసిన కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలతోపాటు బదిలీ ధ్రువీకరణ పత్రం (టిసి), రేషన్ కార్డు, ఆధార్, స్టడీ సర్టిఫికెట్ తదితర ధవపత్రాలను జతచేసి తమ దరఖాస్తులను విభిన్నప్రతిభావంతుల సంక్షేమశాఖ కార్యాలయానికి అందజేయాలని కోరారు. ఆసక్తి కలిగిన విద్యార్థినులు నగరంలోని తహశీల్దారు కార్యాలయం సమీపంలోని విభిన్న ప్రతిభావంతుల బాలికల వసతిగహాన్ని నేరుగా సంప్రదించాలని సూచించారు. ఇతర సమాచారం, వివరాల కోసం 9100685216 ఫోన్ నెంబరు ద్వారా మేట్రిన్ ను సంప్రదించాలని కోరారు.

పోలింగ్ సరళిపై సర్వత్రా చర్చ

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఎన్నికలు సోమవారంతో ముగిశాయి. ఎలాంటి దుర్ఘటనలూ జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు పూర్తవడం పట్ల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఎన్నికలు పూర్తయిన మరుసటి రోజు మంగళవారం నుంచి ప్రతిచోటా ఎన్నికల సరళిపైనే చర్చ సాగుతోంది. ఎవరు ఎటు ఓటేశారు? ఏ తరగతి ఏ పార్టీకి మద్దతుగా నిలిచింది? ఎవరికి ఎన్ని ఓట్లు రాబోతున్నాయి? ఏ అభ్యర్థి ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు? అనే అంశాలపై ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎవరికి వారే తామే గెలుస్తామన్న ధీమాను వ్యక్తంచేస్తున్నారు.



- ప్రభుత్వ వ్యతిరేకతపై టిడిపిలో ఆశలు
- సంక్షేమ పథకాలతో మహిళలే గట్టెక్కిస్తారని వైసిపి విశ్లేషణ
- పాలక, ప్రతిపక్ష వ్యతిరేక ఓట్లు తమకేనంటున్న సిపిఎం
- 4న తేలనున్న అభ్యర్థుల భవితవ్యం

ప్రజాశక్తి - కురుపాం

కురుపాం నియోజవర్గంలో టిడిపి అభ్యర్థిగా తోయక జగదీశ్వరి, వైసిపి అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి, ఇండియా వేదిక బలపర్చిన సిపిఎం అభ్యర్థిగా మండంగి రమణ పోటీ చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థుల తరపున విపరీతమైన ప్రచారం జరిగింది. అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు, బంధువులు, నాయకులు గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. సుమారు నెలరోజుల పాటు గ్రామాల్లో ప్రచారాన్ని హోరెత్తించారు. అయినా కూడా ఓటరు ఏ పార్టీకి ఓటు వేశాడో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఓటరు మనస్తత్వం అర్థం కాకపోయినప్పటికీ నాయకులు, కార్యకర్తలు గెలుపు తమదంటే తమదంటూ లెక్కలు వేసుకుంటున్నారు. కచ్చితంగా ఇన్నివేల ఓట్ల మెజారిటీతో తమ అభ్యర్థి బయటపడతాడని ఒక పార్టీ అంటే.. కాదు తమ అభ్యర్థి ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తాడని మరో పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇక సామాన్య ప్రజల విషయానికొస్తే అరుగుల మీద, రచ్చబండల దగ్గర, హోటళ్ళు, టీ స్టాల్స్, చివరికి ఉపాధి హామీ పని దగ్గర కూడా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దాని పైనే చర్చ జరుగుతుంది. టిడిపి నాయకులు సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజల్లోకి వెళ్లిన చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని అంటున్నారు. నియోజకవర్గంలో టిడిపిలో ఉన్న గ్రూపులను కలపడానికి ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి వైరిచర్ల వీరేశ్ చంద్రదేవ్ ప్రధాన పాత్ర పోషించారు. మూడు గ్రూపులుగా ఉన్న టిడిపిని ఎన్నికల దగ్గర పడేసరికి అందర్నీ ఏకతాటిపైకి తీసుకువచ్చి పనిచేసేలా చేశారు. టిడిపి, జనసేన, బిజెపి నాయకులను, కార్యకర్తలను కలుపుకొని సమిష్టిగా పని చేయించారు. వలసలు వెళ్లిన ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు తరలి వచ్చారని, పైగా ఉద్యోగులు, నిరుద్యోగులు వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేశారని అందువల్ల పార్టీ విజయం ఖాయమని టిడిపి శ్రేణులు అంచనా వేస్తున్నారు.

గత రెండు ఎన్నికల్లో పాముల పుష్ప శ్రీవాణి భారీ మెజార్టీతో విజయం సాధించారు. మూడోసారి హ్యాట్రిక్ సాధిస్తారని, దీనికి కారణం పేదలు, వృద్ధులు, మహిళలు వైసిపికి అండగా నిలబడ్డారని లెక్కలు కడుతున్నాయి. ఇందులో భాగంగానే ఏ గ్రామంలో ఎన్ని ఓట్లు వస్తాయో అంచనాలు వేసుకుంటున్నారు. ఈ సారి ఆ గ్రామంలో ఫలానా పార్టీకి మెజార్టీ తగ్గి ఫలానా పార్టీ ఓట్లు పెరుగుతాయని లెక్కలు వేస్తున్నారు. ఫలానా గ్రామంలో రెండు పార్టీలకు సమానంగా ఓట్లు వస్తాయని కాకి లెక్కలు వేస్తున్నారు. ఇలా టిడిపి, వైసిపి గెలుపు ఖాయమని ఆ పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

సిపిఎం శ్రేణులు మండంగి రమణ గెలుపునకు పెద్దఎత్తున ప్రచారం చేపట్టారు. ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తదితర నాయకులు ఏజెన్సీలో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. దేశానికి నష్టం కలిగిస్తున్న బిజెపి, దానితో అంటకాగుతున్న వైసిపి, టిడిపి, జనసేనలను ఓడించాలని పిలుపునిచ్చారు. ఆయా ప్రభుత్వాలు ప్రజలకు చేస్తున్న నష్టాలను వివరించారు. ఈ అంశాలన్నీ గిరిజనుల్లోకి బాగా వెళ్లాయని, అధికార, ప్రతిపక్ష వ్యతిరేక ఓటు బాగా పడిందని సిపిఎం శ్రేణులు భావిస్తున్నాయి. గతం కంటే ఓటింగ్ తమకు బాగా పడిందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఎవరెన్ని లెక్కలు కట్టుకున్నా ఓటరు తీర్పు కోసం జూన్ 4వరకు వేచి ఉండాల్సిందే.

దోమల మందు స్ప్రేయింగ్

ప్రజాశక్తి - పార్వతీపురంరూరల్

మలేరియా నియంత్రణే ధ్యేయంగా నిర్వహిస్తున్న దోమల మందు పిచికారీని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డిఎంఒ టి. జగన్‌మోహనరావు అన్నారు. ఈ మేరకు ఆయన మండలంలోని జోగిదరమెట్ట గిరిజన సంక్షేమ వసతి గృహం-డోకిశీలలో చేపట్టిన మొదటి విడత దోమల మందు పిచికారి కార్యక్రమాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్ప్రేయింగ్ చేస్తున్న తీరును పరిశీలించి,ఇళ్లలో ఉన్న ఎన్ని గదులకు పిచికారీ చేస్తున్నదీ గమనించారు. దోమల మందు ఏసిఎం5శాతం రసాయనం వినియోగించే మోతాదు, స్ప్రే చేసిన ఇళ్ల వివరాలపై ఆరా తీశారు. గ్రామంలో జ్వరాలపై ఆరా తీసి, జ్వర లక్షణాలతో ఉన్న వ్యక్తికి అక్కడికక్కడే నిర్ధారణ పరీక్ష చేయించి మాత్రలు అందజేశారు. స్ప్రేయింగ్ ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మలేరియా, డెంగీ జ్వరాలు ప్రబలకుండా జాగ్రత్త పడొచ్చని అన్నారు. కార్యక్రమంలో ఎఎంఒ డి.సూర్యనారాయణ, వైద్యాధికారి డాక్టర్ ఐశ్వర్య, సబ్ యూనిట్ అధికారి ధనుంజయరావు, ఇఒ శ్రీనివాసరావు, సూపర్వైజర్లు కృష్ణంరాజు, రామకృష్ణ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సిబిఎస్ఇ శిక్షణను వినియోగించుకోవాలి

ప్రజాశక్తి - కురుపాం

సిబిఎస్ఇ సిలబస్ శిక్షణను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకొని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి జి.పగడాలమ్మ అన్నారు. శుక్రవారం స్థానిక ఆదర్శ పాఠశాల వద్ద ఎంఇఒ ఎన్.సత్యనారాయణ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఇస్తున్న సిబిఎస్ఇ శిక్షణ కార్యక్రమాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులపై ఇస్తున్న శిక్షణపై ఏమైన ఉపాధ్యాయులకు సందేశాలుంటే వెంటనే నివృత్తి చేసుకోవాలన్నారు. శిక్షణకు స్టేట్ కోఆర్డినేటర్ శారద హాజరయ్యారు.

కాల్‌సెంటర్ల లొల్లి



ఐవిఆర్ఎస్ ద్వారా సర్వే
వస్తున్న ఫోన్లతో విసిగిపోతున్న ప్రజలు

ప్రజాశక్తి-విజయనగరం కోట

'నమస్కారం! ఇటీవల జరిగిన ఎన్నికలపై ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నాం. ఇందులో ఏ రాజకీయ పార్టీ ప్రమేయం లేదు. ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటు వేశారు? సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే ఒకటి నొక్కండి. ఫ్యాను గుర్తుకు ఓటు వేస్తే రెండు నొక్కండి. హస్తం గుర్తుకు ఓటు వేస్తే మూడు నొక్కండి. మరెవరికైనా ఓటు వేస్తే నాలుగు నొక్కండి'

నాలుగు రోజులుగా ఇదీ వరుస. వరుసపెట్టి ఫోన్లు దంచుతున్నాయి. ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ప్రతీ ఓటరుకు కనీసం రోజులో నాలుగు సార్లు కాల్‌సెంటర్ల నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఎవరికి ఓటు వేశారో చెప్పాలని ఐవిఆర్ఎస్ సర్వేను చేపడుతున్నాయి. ఈ ఫోన్‌కాల్స్‌తో జనం విసిగిపోతున్నారు.

ఈ నెల 13న జిల్లాలో ఎన్నికలు ముగిశాయి. అభ్యర్థుల భవితవ్యం ఇవిఎంలలో నిక్షిప్తమైంది. ఎన్నికల ముందు ఆయా రాజకీయ పార్టీలు అభ్యర్థులు, ప్రభుత్వ పథకం అమలు తీరు, ఆయా పార్టీల నాయకులు పనితీరు గురించి ఫోన్లకు ఐవిఆర్ఎస్ సర్వే ద్వారా వివరాలు అడిగి తెలుసుకునే వారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా వదలడం లేదు. ఎవరికి ఓటు వేశారో? సర్వే ద్వారా వివరాలను సేకరించే పని చేపడుతున్నారు. ఇప్పటికే ఎన్నికలు ముగియడంతో ఎవరి గెలుపు ధీమాతో వారున్నారు. అయితే జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఉండటంతో ఎవరు గెలుస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో గెలుపుపై అంచనా వేయడంలో ఇరు పార్టీల నాయకులు తలమునకలై ఉన్నారు. జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ వైసిపి, టిడిపి, జనసేన కూటమి మధ్య పోటాపోటీ ఉంది. దీంతోపాటు ఇండియా వేదిక అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చేలా ప్రచారం చేశారు. దీంతో ఎవరి ఓట్లు చీలిపోతాయేనని భయం ప్రధానంగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య నెలకొంది. బయటకు 'మేమే గెలుస్తాం' అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా, గట్టి పోటీ నెలకొందనే భావన వచ్చింది. దీంతోపాటు కొన్ని నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ బెడద అభ్యర్థులను తీవ్రంగా ఆలోచించేలా చేస్తోంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఎటువైపు ఓటు వేశారో తెలుసుకునే ప్రయత్నం ఐవిఆర్ఎస్ సర్వే ద్వారా చేస్తున్నారు.

మనకెందుకులే!

సర్వే ఫోన్లు రావడంతో పార్టీ కార్యకర్తలు, నాయకులైతే వారు ఏ పార్టీకి ఓటు వేశారో చెప్పగలుగుతున్నారు. అంతే తప్ప మధ్యతరగతి, సామాన్య ప్రజలు, రాజకీయ పార్టీలకు దూరంగా ఉంటున్న వారు మాత్రం వాటిని రిజెక్ట్ చేస్తున్నారు. వారు వీరు అని కాకుండా ప్రతిఒక్కరికీ ఫోన్ చేసి అభిప్రాయాలు సేకరించే పనిలో ఉండటం వల్ల ప్రజలెవరూ దానికి సమాధానం చెప్పకుండా కాల్ కట్ చేస్తున్నారు. ఎవరికి ఓటు వేశామో చెప్పడం వల్ల మనం ఓటు వేసిన వారు అధికారంలోకి రాకుంటే, ఫోన్ ద్వారా సమాచారం సేకరించిన వారు రానున్న కాలంలో నష్టం చేసే అవకాశముంటుందని భావించి సర్వే ఫోన్ నంబర్లను రిజెక్ట్ చేస్తున్నారు. ఓటింగ్ జరిగిన తర్వాత కూడా ఫోన్ల ద్వారా సర్వే చేస్తున్నారంటే పోటీ తీవ్రత ఏ విధంగా ఉందో అర్థమవుతోంది. దీంతోపాటు అభ్యర్థులు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల నష్టం జరుగుతుందేమోనన్న ఆందోళనలో ఉన్నారనడానికి నిదర్శనం. ఏదేమైనా ఫోన్ల ద్వారా విసిగించేలా సర్వే చేయడమనేది వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించడం తప్ప మరొకటి కాదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇటువంటి ఫోన్‌కాల్స్‌ను ఎన్నికల సంఘం నియంత్రించాలని కొంతమంది కోరుతున్నారు.



వ్యాక్సిన్ వేస్తున్న వైద్య సిబ్బంది

వయోజనులకు బిసిజి టీకా

ప్రజాశక్తి-నెల్లిమర్ల

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వయోజనులకు బిసిజి టీకా వేస్తున్నట్లు కొండవెలగాడ పిహెచ్‌సి వైద్యాధికారులు ధనుంజయ్, శిరీష తెలిపారు. కొండవెలగాడ పరిధిలో అన్ని హెల్త్ వెల్నెస్ సెంటర్లలో వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఇప్పటికే పిహెచ్‌సి పరిధిలో 165 మందికి వ్యాక్సిన్ వేసినట్లు వివరించారు. ఇప్పటికే టిబి వచ్చి తగ్గిన వారు, షుగర్ పేషెంట్లు, 60 ఏళ్లు దాటిన వారు వేసుకోవాలని సూచించారు.



కూలీలతో మాట్లాడుతున్న ఎపిఒ హరినాథ్

పనికి తగిన వేతనం తప్పనిసరి

ప్రజాశక్తి-రేగిడి

ఉపాధి హామీ పనిచేస్తున్న వేతనదారులకు రెండు పూటలా పని చేస్తే తగిన వేతనం తప్పనిసరిగా వస్తుందని ఎపిఒ ఎస్.హరినాథ్ తెలిపారు. చిన్నశిర్లాం పంచాయతీలో ఉత్తరావల్లివాని చెరువు పనులను శుక్రవారం పరిశీలించారు. చెరువులో 171 మంది వేతనదారుల మస్తర్లను తనిఖీ చేశారు. ముందుగా వేతనదారులకు ఉపాధి పనులపై అవగాహన కల్పించారు. రెండు పూటలా పనిచేయాలని సూచించారు. మేట్లు ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా హాజరు రెండు పూటలా పంపించాలని ఆదేశించారు. మెట్టుకు పొలం ఉన్న సన్న, చిన్నకారు రైతులకు పండ్లతోటలు వేసుకోవడానికి అవకాశం ఉందని అన్నారు. కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ చిరంజీవి, మేట్లు పాల్గొన్నారు..

నేడు రేగిడి మండల సర్వసభ్య సమావేశం

ప్రజాశక్తి-రేగిడి

స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు మండల సర్వసభ్య సమావేశాన్ని ఎంపిపి ధార అప్పలనరసమ్మ అధ్యక్షతన నిర్వహించనున్నట్లు ఎంపిడిఒ శ్యామల కుమారి తెలిపారు. అన్ని శాఖల అధికారులు పూర్తి సమాచారంతో హాజరు కావాలని తెలిపారు. సర్వసభ్య సమావేశానికి మండల ఎంపిటిసిలు, సర్పంచులు హాజరు కావాలని కోరారు.

మూఢ నమ్మకాల నివారణకు కృషి

ప్రజాశక్తి-బొబ్బిలి

మూఢనమ్మకాలు, మత విశ్వాసాల నివారణకు కృషి చేస్తామని భారత నాస్తిక సమాజం జిల్లా ప్రధాన కార్యదర్శి బంకురు జోగినాయుడు తెలిపారు. శుక్రవారం పట్టణంలోని ఆయన మాట్లాడుతూ దేశంలో రోజురోజుకు మూఢ నమ్మకాలు, మత విశ్వాసాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటితో దేశ ప్రగతికి నష్టమన్నారు. పార్లమెంటులో మూఢ నమ్మకాలు, మత విశ్వాసాలు నివారణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు.



ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో సమావేశమైన ఎంఇఒ బాల భాస్కరరావు

నాడు-నేడు పనులు వేగవంతం

ప్రజాశక్తి- వేపాడ

మనబడి నాడు-నేడు కార్యక్రమంలో చేపట్టిన పనులు వేగవంతం చేయాలని ఎంఇఒ పి.బాలభాస్కరరావు.. సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు సూచించారు. స్థానిక ఎంఆర్‌సి కార్యాలయంలో శుక్రవారం సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, సిఆర్‌పిలు, ఎంఆర్‌పిలతో సమావేశం ఏర్పాటు చేశారు. నాడు-నేడు రెండో విడత పనుల వివరాలపై ఆరాతీశారు. పనులకు పూర్తికాని చోట తొందరగా పనులు పూర్తి చేయాలని సూచించారు.

నేడు అత్యవసర రక్తదాన శిబిరం

ప్రజాశక్తి-విజయనగరం టౌన్

నగరంలోని బాబామెట్ట డబుల్ కాలనీలో ఎటికె వెలుగు వృద్ధాశ్రమంలో ఎటిఎ సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం అత్యవసర రక్తదాన శిబిరం ఏర్పాటుచేస్తున్నట్లు డాక్టర్ ఎమ్‌డి ఖలీలుల్లా షరీఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం రక్త నిల్వలు తక్కువగా ఉన్నాయని, ఆపద సమయంలో రక్తం కావలసిన వారికి అందించే సంకల్పంతో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. రక్తదాతలు సహకరించి ముందుకు రావాలని కోరారు. ఉదయం 9 గంటల నుంచి నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. వివరాలకు 90327 62705, 99630 68913 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

జగ్గయ్యపేటలో పారిశుధ్య పనులు

ప్రజాశక్తి-వేపాడ

మండలంలోని జగ్గయ్యపేట గ్రామంలో మూడు రోజులుగా పారిశుధ్య పనులు చేపడుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న కాలువల్లో పేరుకుపోయిన పూడికను కార్మికులు తొలగిస్తున్నారు. ఈ పనులను సర్పంచ్ సన్యాసమ్మ, ఉప సర్పంచ్ వంటాకు శ్రీను, పంచాయతీ కార్యదర్శి రవి పర్యవేక్షించారు. అనంతరం కాలువలకు ఇరువైపులా ఈగలు, దోమలు వృద్ధి చెందకుండా నివారణ చర్యలు చేపట్టారు.



జగ్గయ్యపేటలో కాలువలో పూడికలు తొలగిస్తున్న కూలీలు

అధిక లోడుతో వెళ్తే జరిమానా

ప్రజాశక్తి- సాలూరురూరల్

పరిమితికి మించి అధిక బరువులతో వెళ్లే వాహనాలకు జరిమానాలు తప్పవని సాలూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జెవివిఎస్ ప్రసాద్ తెలిపారు. మండలంలోని బొడ్డవలస వద్ద వాహనదారులకు, పరిమితికి మించి ప్రయాణికులతో వెళ్లే ఆటోలను లారీలను ట్రాక్టర్ల వాహదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిమితికి మించి అధికంగా మనుషులను ఎక్కించుకొని వెళ్లే ఆటోలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.



విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతున్న వైస్ ఛాన్సలర్ మహంతి

సెంచూరియన్‌లో ముగిసిన బూట్ క్యాంప్

ప్రజాశక్తి-నెల్లిమర్ల

సెంచూరియన్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న విద్యార్థులకు బూట్ క్యాంప్ నిర్వహించారు. దాదాపు నిర్విరామంగా 72 గంటలపాటు సాగిన ఈ బూట్ క్యాంప్‌లో 180 మంది విద్యార్థులు వివిధ అంశాలపై ప్రాజెక్టులు తయారు చేశారు. శుక్రవారంతో ముగిసిన ఈ కార్యక్రమంలో వెబ్ టెక్నాలజీస్, మెషిన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డేటా బేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లకు సంబంధించి ప్రాజెక్టులు తయారు చేశారు. వాటిలో గ్రీన్ హౌస్ ఆటోమేషన్, టెర్రయిన్ రికగ్నిషన్ యూజింగ్ డీప్ లెర్నింగ్, వేరబుల్ ఫిట్ నెస్ ట్రాకర్, ఆఫ్ లైన్ లాంగ్వేజీ ట్రాన్సలేటర్, కాఫీ కనెక్ట్, ప్లేస్‌మెంట్ డాష్ బోర్డు తదితర ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ప్రశాంత కుమార్ మహంతి, రిజిస్ట్రార్ పల్లవి మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు.



పాత మున్సిపల్ కార్యాల య ఆవరణలో పేరుకుపోయిన మద్యం, వాటర్ బాటిళ్లు

మున్సిపల్ పాత కార్యాలయంలో
అసాంఘిక కార్యకలాపాలు

ప్రజాశక్తి-బొబ్బిలి

మున్సిపల్ పాత కార్యాలయం మందుబాబులకు నిలయంగా మారింది. మున్సిపల్ కార్యాలయం పక్కనే ఉన్న పాత కార్యాలయం వద్ద రాత్రి సమయంలో మందుబాబులు హల్‌చల్ చేస్తున్నారు. చీకటి పడిన వెంటనే మందుబాబులు పాత కార్యాలయం వద్దకు చేరుకుని మద్యం సేవిస్తున్నారు. బహిరంగ మద్యపాన నిషేధం అమల్లో ఉన్నప్పటికీ మున్సిపల్ కార్యాలయం వద్ద రాత్రి సమయాల్లో మద్యం తాగుతున్న మున్సిపల్ అధికారులు, పోలీసులకు పట్టడం లేదు. పాత కార్యాలయం వద్ద మద్యం సీసాలు, ఖాళీ వాటర్ బాటిళ్లు, గ్లాసులను చూసిన వారంతా ఇది మున్సిపల్ కార్యాలయమా.. బారా అని చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, పోలీసులు స్పందించి పాత మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మద్యం సేవిస్తున్న మందుబాబులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.



మాట్లాడుతున్న సమగ్ర శిక్ష సిఎంఒ ఆదినారాయణ

ప్రతి విద్యార్థికీ విద్యాకానుక

ప్రజాశక్తి-వంగర

నూతన విద్యా సంవత్సరంలో ప్రతి విద్యార్థికీ విద్యాకానుక అందేలా చూడాలని సమగ్ర శిక్ష సిఎంఒ వి.ఆదినారాయణ సూచించారు. విద్యా కానుక సామగ్రి సంసిద్ధత కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వంగర ఎంఇఒ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సిఎంఒ మాట్లాడుతూ విద్యా కానుక మెటీరియల్‌కు సంబంధించిన స్టాక్ రిజిస్టర్స్, పంపిణీ రిజిస్టర్స్ వంటి పలు రికార్డులు నిర్వహించాలన్నారు. ఎంఇఒ-2 ఆధ్వర్యంలో విద్యా కానుక పంపిణీ జరుగుతున్న నేపథ్యంలో ఎంఇఒ, సిబ్బంది ప్రతిఒక్కరూ సమన్వయంతో చక్కటి ప్రణాళికతో సక్రమంగా ప్రతి పాఠశాలకు విద్యా కానుక అందేలా సంసిద్ధత కార్యక్రమాన్ని రూపొందించుకోవాలని ఆదేశించారు. సంతకవిటి, రేగిడి, వంగర, రాజాం మండలాల్లో పర్యటించినట్లు వివరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ సిఎంఒ కె.రామారావు, ఎంఐఎస్ కోఆర్డినేటర్ డి.కిరణ్ కుమార్, డేటా ఎంట్రీ ఆపరేటర్ డి.తవిటినాయుడు, సిఆర్‌ఎంటిలు రెడ్డి వాసు, మజ్జి గణపతి, బి.సాంబశివరావు. అనురాధ, పోలినాయుడు, పారయ్య పాల్గొన్నారు.

ఖరీఫ్ సాగుపై అవగాహన

ప్రజాశక్తి-బొబ్బిలి రూరల్

మండలంలోని పారాది గ్రామంలో ఖరీఫ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. వరి నాట్లు వేయడానికి ముందు లేదా ఏదైనా పంటకు ముందు తప్పనిసరిగా పచ్చిరొట్ట విత్తనాలైనా జిరుగ, కట్టెజనుము, పిల్లి పెసర తప్పనిసరిగా ఈ వేసవి దిక్కులో దున్నికొని పదును మీద చల్లుకోవాలని వ్యవసాయశాఖ సహాయకులు రేజేటి ఉష తెలిపారు. పంటల మీద వాడే రసాయన ఎరువులు మోతాదును తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. భూమి లేదా మట్టి స్థితిగతులు మార్చడం, చౌడు భూములను సారవంతం చేసేందుకు ఈ పచ్చిరొట్ట ఎరువులు ఉపయోగపడతాయని తెలిపారు. రాబోయే పంట కాలానికి ఎరువులు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

పిటిషన్ల స్టాల్ ప్రారంభం

ప్రజాశక్తి-శృంగవరపుకోట

శృంగవరపుకోట కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ కార్యాలయంలో అధ్యక్షులు జి.సూరిదేముడు జూనియర్ న్యాయవాదుల కోసం ఏర్పాటుచేసిన పిటిషన్ల స్టాల్‌ను జూనియర్ సివిల్ జడ్జి సబ్బవరపు వాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయవాదుల ప్రాక్టీసుకు అవసరమైన అన్ని రకాల క్రిమినల్, సివిల్ పిటిషన్లను ఉచితంగా అందించేందుకు స్టాల్‌ను ఏర్పాటుచేసిన సూరిదేముడును జడ్జి అభినందించారు.కోర్టులో సీనియర్ న్యాయవాదులు చేసే సివిల్, క్రిమినల్ కేసుల వాదనలు, ఇతర ప్రొసీడింగ్స్‌ను జూనియర్లు క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ప్రాక్టీసుకు అవసరమైన సివిల్, క్రిమినల్ చట్టాలకు సంబంధించిన పుస్తకాల పఠనం, కోర్టులో వేసే వ్యాజ్యాల తయారీ వంటివి సీనియర్ల నుంచి నేర్చుకునేలా దృష్టిసారించాలని చెప్పారు. కార్యక్రమంలో సెకెండ్ క్లాస్ మెజిస్ట్రేట్ జి.అప్పలనాయుడు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు జి.సూరిదేముడు, మాజీ అధ్యక్షులు అల్లు సత్యాజీ, ఉపాధ్యక్షులు ఎం.అప్పారావు, మీడియా సెక్రటరీ డబ్ల్యు.ఎన్. శర్మ, లైబ్రరీ సెక్రటరీ ఆర్.సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ ఎల్.అప్పారావు, ట్రెజరర్ బి.త్రిమూర్తులు, సీనియర్ న్యాయవాదులు గేదెల ప్రకాశ్, ఎం.దొరబాబు, వారాది ఈశ్వరరావు, టివిఆర్ మూర్తి, బడబళ్ల రామకృష్ణ, ఎం.అనురాధ, బి.వెంకటరావు, జి.చిట్టిబాబు, సంతోష్, బొబ్బిలి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.



స్టాల్‌ను ప్రారంభిస్తున్న జూనియర్ సివిల్ జడ్జి వాణి

రక్తపోటుపై అవగాహన ర్యాలీ

ప్రజాశక్తి-విజయనగరం కోట

ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా వైద్యఆరోగ్యశాఖ ఆధ్వర్యాన ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఆశాఖ కార్యాలయం వద్ద అవగాహన ర్యాలీని డిఎంహెచ్ఒ ఎస్.భాస్కరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'రక్తపోటును ఖచ్చితంగా కొలవండి, నియంత్రించండి.. ఎక్కువ కాలం జీవించండి' అనే నినాదంతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. వ్యక్తిగత జీవన శైలిలో తీసుకోవలసిన జాగ్రత్తలు, మార్పుల గురించి వివరించారు. ఆశా కార్యకర్తలు, సిబ్బంది రక్తపోటు దినోత్సవ నినాదాలు చేస్తూ, ర్యాలీని కొనసాగించారు. కార్యక్రమంలో డిఎల్ఎటిఒ వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

డెంకాడ : ప్రపంచ రక్తపోటు నివారణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం డెంకాడ పిహెచ్‌సి వైద్యాధికారి శివరామకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆహారంలో ఉప్పు వాడకం తగ్గించాలని, ప్రతిరోజూ వ్యాయామం చేయాలని వైద్యాధికారి సూచించారు. ఒత్తిడికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తల తిరగడం.. చెమటలు పట్టడం.. వంటి లక్షణాలు కనబడగానే ఆస్పత్రికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది వరలక్ష్మి, గురుభక్తులు, రాణి, అప్పలనాయుడు, సీతారాజు, భాస్కరరావు, మీనాకుమారి, దుర్గారావు, తదితరులు పాల్గొన్నారు.



అవగాహన ర్యాలీని ప్రారంభిస్తున్న డిఎంహెచ్ఒ

19 నుంచి వార్షిక కల్యాణ మహోత్సవాలు

ప్రజాశక్తి - గరుగుబిల్లి

మండలంలోని తోటపల్లి శ్రీకోదండ రామస్వామి ఆలయంలో ఈనెల 19 నుంచి శ్రీకోదండ రామస్వామి వారి వార్షిక కల్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వైశాఖ శుద్ధ ఏకాదశి నుంచి వైశాఖ శుద్ధ పౌర్ణమి వరకు అనగా ఈనెల 19నుంచి 23 వరకు పాంచాణిక దీక్షతో ఆలయ అర్చకులు వి వి అప్పలాచార్యులు ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నామని దేవస్థానం కార్యనిర్వాహణాధికారి వివి సూర్యనారాయణ వెల్లడించారు. ఈ వార్షిక కల్యాణ మహోత్సవాలు సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. ఈ మేరకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ క్యాంపెయిన్

ప్రజాశక్తి - పార్వతీపురం రూరల్

స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపక బృందం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి అడ్మిషన్ క్యాంపు శుక్రవారంనిర్వహించారు. ప్రిన్సిపల్ రామారావు ఆధ్వర్యంలో అధ్యాపకులు బృందాలుగా ఏర్పడి, మండలంలోని బాలగుడబ, గరుగుబిల్లి మండలంలో సన్యాసి రాజుపేటలో పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని విద్యార్థులను గుర్తించి వారి ఇళ్లకు వెళ్లి ఇంటర్మీడియట్ విద్యలో ప్రైవేటు కళాశాలల కన్నా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్న సదుపాయాలను వివరిస్తూ సాధారణ, ఒకేషనల్ కోర్సులపై వారికి అవగాహన కల్పించారు. జూనియర్ కళాశాలలో ప్రత్యేక సదుపాయాలతో పాటు యోగా, విశాలమైన తరగతుల్లో తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన వంటి మెరుగైన సదుపాయాలను విద్యార్థులు వినియోగించుకోవాలని తల్లిదండ్రులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు తెర్లి రవికుమార్, బి.లక్ష్మణరావు, ఎం.సత్యనారాయణ, ఆర్.సోమేశ్వరావు, ఎ.రవికాంత్, పి.ఉమ, డి.లక్ష్మణరావు, కె.శాంతి తదితరులు పాల్గొన్నారు.

నేరాలు ఘోరాలు

ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి

ప్రజాశక్తి-బొండపల్లి

ట్రాక్టర్ బోల్తా పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన మండలంలోని గ్రహపతి అగ్రహారం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని దేవుపల్లి గ్రామానికి చెందిన గంటా గురుమూర్తి (44) ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం పొలం పనులకు ట్రాక్టర్‌తో బయల్దేరి వెళ్లాడు. గ్రహపతి అగ్రహారం గ్రామం వద్ద ఉన్న పొలంలో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. తీవ్ర గాయాలైన ఆయన్ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో పరిస్థితి విషమించి మరణించాడు. గురుమూర్తి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కె.లక్ష్మణరావు తెలిపారు.

రెండు బైకులు ఢీకొని యువకుడు దుర్మరణం

ప్రజాశక్తి-గజపతినగరం

మండలంలోని జిన్నాం- ముచ్చర్ల గ్రామాల మధ్య శుక్రవారం రెండు బైక్‌లు ఢీకొన్న ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. ఎస్ఐ మహేష్ తెలిపిన వివరాలు ప్రకారం.. ముచ్చర్ల గ్రామానికి చెందిన మండల శివ సాయికుమార్ (26) గజపతినగరం వైపు బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సాయికుమార్‌ను విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు.

బస్సు ఢీకొని ఒకరు మృత్యువాత

ప్రజాశక్తి - జియ్యమ్మవలస

మండలంలోని వెంకటరాజపురం, సుభద్రమ్మవలస సమీపాన ప్రధాన రహదారిపై శుక్రవారం బైక్‌ను ఓ ప్రయివేటు బస్సు ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం మండలంలోని బిజెపురం గ్రామానికి చెందిన డప్పు రాజు (30), మండంగి వెంకటరమణ కలిసి బైకుపై గవరంపేట పంచాయతీ వెంకటరాజపురం నుంచి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా సుభద్రమ్మవలస మలుపు వద్ద పార్వతీపురం నుంచి బత్తిలి వస్తున్న ప్రైవేట్ బస్సు ఢీకొంది. ఈ సంఘటనలో రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకటరమణకు ఎడమ కాలు, ఎడమ చేతికి తీవ్రగాయాలవ్వడంతో ఆయన్ను చినమేరంగి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా, అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్ డ్రైవర్ చినమేరంగి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. విషయం తెలుసుకున్న ఎస్సై ఇ.చిన్నంనాయుడు ఘటనాస్థలానికి వెళ్లి విచారణ జరిపారు. అనంతరం కేసు నమోదు చేశారు. మృతి రాజు పెయింటర్. తమకు చేదోడువాదోడుగా నిలిచే కుమారుడు అర్ధాంతరంగా మృత్యువాతాపడడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరై రోధిస్తున్నారు.

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

ప్రజాశక్తి - సీతంపేట

మండలంలోని పులిపుట్టి సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్టు ఎస్సై జగదీష్ నాయుడు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హడ్డుబంగి విఆర్ఒ అలివేలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మృతురాలికి సుమారు 35 నుంచి 40 ఏళ్ల వయసు ఉంటుందన్నారు. పులిపుట్టి గ్రామం సమీపంలో గల ఎర్రచెరువు దగ్గర ఈ మృతదేహం లభించింది. ఈ మహిళ గురించి ఆచూకీ తెలిసిన వారు ఎస్ఐ, సీతంపేట 6309990883, సిఐ, పాలకొండ 6309990820 నెంబర్లకు సంప్రదించాలని సూచించారు.